సాక్షి చిత్తూరు

గురువారం । 12 । సెప్టెంబర్ । 2024



వరసిద్ధునికి వి'శేష' సేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరసిద్ధి వినాయక స్వామి చిన్న, పెద్ద శేష వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. - 8లో



అరటి గోదాములు దగ్ధం

నగరిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అరటి కాయలు నిల్వ చేసే, మాగబెట్టే మూడు గోదాములు కాలిపోయాయి. - 8లో



సిఫార్సు లేఖల బదిలీలు

సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం కారణంగా సిఫార్సు లేఖలున్నవారికే పోస్టింగులిచ్చారన్న చర్చ మొదలైంది. - 8లో

న్యూస్‌రీల్

వైఎస్సార్‌సీపీతోనే ప్రజల సంక్షేమం



కేక్ కట్ చేస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప

పుంగనూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ప్రజా సంక్షేమం సజావుగా సాగిందని, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప విమర్శించారు. పట్టణంలోని బస్టాండులో బుధవారం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలలు గడుస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీలను 99 శాతం హామీలు అమలు చేశారని కొనియాడారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలకు, ఆగడాలకు హద్దులు లేకుండా పోయిందన్నారు. అమాయకులపై దాడులు చేయడం, వారి ఆస్తులకు నష్టం కలిగించడం, వారిపైనే తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని చెప్పారు. ఈ దాడులు, అక్రమ కేసులు ఇలాగే కొనసాగితే తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

బదిలీలపై సందిగ్ధం

చిత్తూరు కార్పొరేషన్: జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో బదిలీలపై ఉద్యోగులు సందిగ్ధంలో ఉన్నారు. ఇంతవరకు బదిలీల ప్రక్రియపై ఆ శాఖ రాష్ట్ర అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో అయోమయంలో ఉన్నారు. ఈ ఏడాది బదిలీల కౌన్సెలింగ్ జరగుతుందా లేదా? అన్న ఆలోచనలో పడ్డారు. జిల్లాలో మొత్తం 8 సబ్‌రిజిస్ట్రార్లు, 14 మంది సీనియర్ సహాయకులు, 15 మంది జూనియర్ సహాయకులు, 13 మంది అటెండర్లు బదిలీకి అర్హులుగా నివేదిక సిద్ధం చేశారు. ఇదివరకే ఉద్యోగులు సిఫార్సు లేఖలు సమర్పించి, బదిలీలకు ఆప్షన్లు పెట్టుకున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, మరికొన్ని శాఖల్లో పోస్టింగ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. 14న రెండో శనివారం సెలవురోజు కావడంతో మిగిలిన రెండు రోజుల్లో ఆదేశాలు ఏమి వస్తాయో అని ఆందోళనలో ఉన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే బదిలీల ప్రక్రియ పూర్తిచేస్తామని డీఆర్ శ్రీనివాసరావు వివరించారు.

సచివాలయ ఉద్యోగులకు కౌన్సెలింగ్



కౌన్సెలింగ్‌కు వచ్చిన సచివాలయ ఉద్యోగులు

చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిధిలోని సచివాలయ పరిధిలోని ఇంజనీరింగ్ సహాయకులు, పంచాయతీ కార్యదర్శులకు బుధవారం పీఆర్ ఎస్‌ఈ, కలెక్టరేట్‌లో వేరువేరుగా కౌన్సెలింగ్ నిర్వహించారు. పీఆర్ ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ సహాయకుల బదిలీ అభ్యర్థనలు పరిశీలించారు. ఉద్యోగి బదిలీకు కోరిన ప్రాంతం, ఖాళీ, సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించి పోస్టింగ్స్ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులకు డీపీఓ లక్ష్మి కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ పోస్టింగ్స్ అందజేశారు.

ఎంపీ ల్యాడ్స్ పనులు పూర్తి చేయండి



సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలో మంజూరైన ఎంపీ ల్యాడ్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ ల్యాడ్స్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్ షెల్టర్‌లు, కమ్యూనిటీ హాల్స్, తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో రూ.9 కోట్లతో 172 పనులు మంజూరు చేశారని, ఆ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం రూ.1.69 కోట్లతో 37 పనులు మంజూరైనట్లు చెప్పారు. సమీక్షలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్, సీపీఓ సాంబశివారెడ్డి, పీఆర్ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీపీఓ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కుప్పంలో తమ్ముళ్ల దందాలు

మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పం టీడీపీ నేతల స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ శ్రేణుల దందాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఏ పనిచేస్తే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయో అటువంటి పనులను ఎంచుకుని చెలరేగిపోతున్నారు. గ్రానైట్, కృత్రిమ ఇసుక, తమిళ బియ్యం, జల్లికట్టు పందేలు నిర్వహిస్తూ రోజూ లక్షలాది రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగే ఈ పనులన్నింటికీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా నియమించుకున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సహకారం మెండుగా ఉంది. ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ కుప్పం అర్బన్ సీఐ జీటీ నాయుడు పర్యవేక్షణలో సాగుతున్నట్లు టీడీపీ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నారు.

గ్రానైట్ తవ్వకాలతో పెద్దపెద్ద బావులను తలపిస్తున్న దృశ్యం







సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలోని కుప్పంలో లభ్యమయ్యే గ్రానైట్ పేరు కుప్పం గ్రీన్ అని పిలుస్తారు. గ్రానైట్ అడుగు విలువ రూ.40. తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపించేందు కోసమే గ్రానైట్ తవ్వకాలపై ప్రస్తుత ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రానైట్ తవ్వకాలు జరిపి తరలించడానికి వీల్లేదని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నిషేధం విధించక ముందు, ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే సుమారు 500 లారీల గ్రానైట్‌ని తరలించి సొమ్ముచేసుకున్నట్లు క్వారీల్లో పనిచేసే కార్మికులు చెబుతున్నారు. ఒక్కో లారీలో 50 టన్నుల నుంచి 60 టన్నుల గ్రానైట్‌ను తరలించినట్లు వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడులో ఒక్కో లారీ గ్రానైట్‌ని రూ.1.50 లక్షల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. నిషేధం విధించినప్పటికీ ప్రస్తుతం టీడీపీ నాయకులు ప్రతిరోజూ 20 నుంచి 30 లారీల గ్రానైట్‌ని అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.

తమిళనాడు బియ్యంతో వ్యాపారం

తమిళనాడులో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న ఉప్పుడు బియ్యం కుప్పం టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తమిళ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి 5 కిలోల చొప్పున ఉచితంగా ఉప్పుడు బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ బియ్యం తినటానికి ఇష్టపడని తమిళనాడు వాసులు కిలో రూ.5 చొప్పున స్థానిక వ్యాపారులకు విక్రయిస్తారు. ఇలాంటి బియ్యాన్ని ఏపీ రాష్ట్ర సరిహద్దు సమీపంలోని తమిళనాడు ప్రాంతాల నుంచి సేకరించి కర్ణాటకలోని బంగారుపేటకు రవాణా చేస్తున్నారు. ఒక్క టెంపో గమ్యం చేర్చితే కనీసం లక్ష రూపాయలు లాభం వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఈ వ్యాపారంలోకి దిగారు. బియ్యం సేకరణకు ఎవరికి వారు సొంత నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని, ఇదే వ్యాపారంలోని తమ వారిని ఇబ్బంది పెడుతూ తాము మాత్రమే ఎదిగేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. తమిళనాడులోని వాణియంబాడి, పచ్చూర్, నాట్రంపల్లి, తిమ్మంపేట్టై, ఆంబూర్, వరటనపల్లి ప్రాంతాల్లో కొందరు స్థానికులను బియ్యం సేకరణకు ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏజెంట్లను సమన్వయం చేసుకోవటానికి ఆయా ప్రాంతాల వారీగా ఇన్‌చార్జిలను నియమించుకున్నారు. వీరు ఏజెంట్లతో మాట్లాడుతూ ఎవరు ఎంత బియ్యం సేకరించారో పర్యవేక్షిస్తూ వ్యాపారులకు సమాచారం ఇస్తారు. ఆయా గ్రామాల ఏజెంట్ల నుంచి బియ్యం తామే తీసుకురావాలంటే కిలోకు రూ.8 చెల్లిస్తారు. అదే రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్ల వద్దకు చేరిస్తే కిలోకు రూ.10 చెల్లిస్తారు. ఫోన్లతో వ్యవహారం నడిపే ఇన్‌చార్జిలకు కిలోకు రూ.1 చొప్పున చెల్లిస్తారు. సేకరించిన బియ్యాన్ని నడిమూరు, మల్లనూరు, నాయనూరు, గోవిందపల్లి, ఆరిమానుపెంట, పంద్యాలమడుగు, ముద్దనపల్లి మార్గాల మీదుగా వాహనాలతో తీసువస్తారు. కుప్పం నియోజకవర్గంలోని పోలీస్ సర్కిళ్ల మీదుగా వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తారు. మొత్తం బియ్యాన్ని కర్ణాటకలోని బంగారుపేటలో మిల్లర్లు, వ్యాపారులకు కిలో రూ.24–రూ.26 వరకు విక్రయిస్తారు. టన్ను బియ్యం రూ.10 వేల లోపు కొనుగోలు చేసి దాన్ని రూ.26 వేల వరకూ విక్రయించటం ద్వారా ఒక్కో వాహనానికి రూ.1.50లక్షల వరకూ సంపాదిస్తున్నారు. అలా రోజు రూ.35–40 లక్షల విలువైన బియ్యం బంగారుపేటకు రవాణా చేస్తున్నారు. అలా తమిళనాడు బియ్యం లోడ్డుతో ఉన్న కంటైనర్ పోలీసులకు ఇటీవల పట్టుబడటం వెనుక టీడీపీ నేతల ఆధిపత్య పోరే కారణం. పంక్చర్ అయిన వాహనం కుప్పంలోని బైపాస్ రోడ్డులో ఆగి ఉందని, అందులో తమిళనాడు బియ్యం ఉందని ఓ టీడీపీ నాయకుడు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు

మరోవైపు కృత్రిమ ఇసుక

కుప్పంలో ప్రస్తుతం ఇసుక దొరకని పరిస్థితి. నిర్మాణాల కోసం ఇసుక తప్పనిసరి కావటంతో స్థానికులు కృత్రిమ ఇసుకను తయారు చేయడం ప్రారంభించారు. మట్టిని తీసుకొచ్చి ఓ చోట డంప్‌చేస్తారు. మట్టి దిబ్బలను పైపుల ద్వారా ఫోర్స్‌గా నీటిని పంప్‌చేస్తారు. ఆ నీటి వేగానికి మట్టి, ఇసుక వేరు అవుతాయి. ఆ ఇసుకతో నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆ ఇసుకకు తమిళనాడులో మంచి డిమాండ్ ఉంది. ట్రాక్టర్ కృత్రిమ ఇసుక రూ.4వేలు చొప్పున తమిళులు కొనుగోలు చేసుకుంటున్నారు. కుప్పంలో కృత్రిమ ఇసుకను రూ.1,500 చొప్పున కొనుగోలు చేసి తమిళనాడులో రూ.4వేలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. కృత్రిమ ఇసుక అక్రమ వ్యాపారంలోనూ టీడీపీ నేతలదే పెత్తనం. వారి కనుసన్నల్లో కృత్రిమ ఇసుక వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.

రియల్ దందా



కుప్పంలో వెలసిన అక్రమ లే అవుట్‌లో రాళ్లను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు

కుప్పం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ లే అవుట్ల యజమానుల నుంచి టీడీపీ నేతలు మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు నియోజక వర్గ పరిధిలోనూ అనేక అక్రమ లే అవుట్లు ఉన్నాయి. వాటి వివరాలు సేకరించిన టీడీపీ నేతలు యజమానులను పిలిపించుకుని లే అవుట్ సాఫీగా నడవాలంటే అడిగినంత ఇవ్వాలని, లేకపోతే అమ్మకాలు సాగనివ్వమని హెచ్చరించారు. దీంతో చేసేది లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు టీడీపీ నేతలు అడిగినంత సమర్పించుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.20 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ నేతలు ముడుపులు తీసుకున్న విషయం తెలియక మున్సిపల్ అధికారులు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించటం ప్రారంభించారు. టీడీపీ నేతలకు మామూళ్లు ఇచ్చినా ఇదేం అన్యాయమని అడగారు. రియల్ వ్యాపారి నుంచి నగదు తీసుకున్న టీడీపీ నేతలు ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్సీ మున్సిపల్ కమిషనర్‌కి ఫోన్‌చేసి చెప్పటంతో రాళ్లను తొలగించటం నిలిపివేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

జేబులు నింపుకునేందుకే జల్లికట్టు

కుప్పం తమిళనాడు, కర్ణాటక సరిహద్దు నియోజకవర్గం కావటంతో ఆ రాష్ట్ర ప్రజలకు జల్లికట్టు అంటే మహా ఇష్టం. వారి బలహీనతను టీడీపీ నేతల సొమ్ము చేసుకుంటున్నారు. జల్లికట్టు అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానికులు నిర్వహించుకునే ఆట. ఏడాదికి ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తుంటారు. అయితే కుప్పంలో మాత్రం వారానికి ఒక రోజు జల్లికట్టు నిర్వహిస్తున్నారు. జల్లికట్టు ఉందని సమాచారం ఇస్తారు. జల్లికట్టులో పాల్గొనే వారు ఒకరు రూ.4వేలు చెల్లించి తన ఎద్దుతో పందెంలో పాల్గొంటారు. పందెంలో గెలిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తారు. మరి కొందరు విలువైన ద్విచక్ర వాహనాలు, వస్తువులు ఇస్తుంటారు. ఇలా టీడీపీ శ్రేణులు నిర్వహించే ఒక్కో జల్లికట్టుకు సుమారు 350 నుంచి 400 మంది వరకు పందెంలో పాల్గొంటారు. ఒక్కో పందెం ద్వారా సుమారు రూ.15 లక్షలు వసూలవుతుంది. అలా వసూలయ్యే మొత్తంలో సగం డబ్బు నిర్వహణ, బహుమతులకు ఖర్చు అయినా.. మరో సగం డబ్బులను టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నియోజక వర్గంలో నిబంధనలకు విరుద్ధంగా సాగే వ్యవహారాలన్నింటికీ అర్బన్ సీఐ జీడీ నాయుడు సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.



ఎన్నికల ముందు వరకు నిల్వ ఉన్న గ్రానైట్




రాత్రి సమయంలో గ్రానైట్ తరలిస్తున్న లారీలు



గుడుపల్లె పోలీసులు సీజ్ చేసిన గ్రానైట్ లారీ

దేదీప్యమానం.. గంగమ్మ తేజం



ఏకాంబరకుప్పంలో ప్రత్యేక అలంకరణలో పొన్నియమ్మ

నగరి: పట్టణంతో పాటు పరిసరాల్లో ఉన్న 72 గ్రామాల్లో గంగమ్మ జాతర బుధవారం వైభవంగా నిర్వహించారు. డప్పువాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల కోలాహలం నడుమ మంగళవారం రాత్రి గంగమ్మ ఊరి మధ్యలో వేసిన వేపాకు గుడిసెకు వచ్చిచేరింది. అమ్మవారి వేపాకు గుడిసె వద్ద టీటీడీ వారు ప్రత్యేకంగా చేపట్టిన పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్పాలంకరణ నడుమ గంగమ్మ దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చింది. మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారికి వేపాకు సారెలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వెయ్యికన్నుల దుత్తల్లో దీపాలు సమర్పించారు. తడిబట్టలతో అంగప్రదక్షిణం చేశారు. గంగమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి వుండాల్సి వచ్చింది. తోపులాటలు జరగకుండా సీఐ మహేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించారు. రద్దీని పురస్కరించుకొని ప్రకాశం రోడ్డులో వాహనాల రాకపోకలను ఆపివేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు గంగమ్మ కుంభ నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి బలి అన్నం సమర్పించే సమయంలో రద్దీ ఎక్కువైంది. రాత్రి గంగమ్మను డప్పువాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి పొలిమేర దాటించారు. జాతరను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన భారీ రంగుల రాట్నాలు చిన్నారులను అలరించాయి.

అమ్మవారికి మాజీ మంత్రి రోజా సారె

మాజీ మంత్రి ఆర్కేరోజా నగరి జాతరలో పాల్గొని గంగమ్మను, ఓరుగుంటాలమ్మను, దేశమ్మ దేవతను దర్శించుకున్నారు. చీరల సారెను అమ్మవారికి సమర్పించారు. జాతర నిర్వాహకులు ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. సత్రవాడలో నిర్వహించిన జాతర కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులు నరసింహారెడ్డి, చిరంజీవిరెడ్డి, దయానిధి, బీడీ భాస్కర్, ఇంద్రారెడ్డి, మునికృష్ణారెడ్డి, ఎల్లప్పరెడ్డి, మునిసిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, వైస్ చైర్మన్ బాలన్, నాయకులు వేణుబాబు, మురుగ, ఆనంద్‌కుమార్, సలీం, రాజముత్తు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భానుప్రకాష్, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రాకేష్ రెడ్డి వేర్వేరు సమయాల్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. టీటీడీ సారెను ఎమ్మెల్యే నిర్వాహకులకు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, రమేష్, జ్యోతినాయుడు, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



అమ్మవారి ప్రసాదాలు స్వీకరిస్తున్న మాజీ మంత్రి ఆర్కేరోజా

వరుణుడు కరుణించేనా?



తుంబకుప్పం క్రాస్ వద్ద ఎండిపోయిన వేరుశనగ పంట

బంగారుపాళెం: వేరుశనగ రైతులు వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వరుణదేవుడు కరుణించక పోవడంతో వేరుశనగ పంట ఎండిపోతోంది. ఈ ఏడాది మండలంలో 235 హెక్టార్లలో రైతులు వేరుశనగ సాగు చేపట్టారు. అయితే అదను మొదట్లో వర్షం పడడంతో రైతులు ఉత్సాహంగా వేరుశనగ పంట సాగు చేశారు. అయితే ఆ తరువాత వర్షాలు కురవక పోగా ఎండ తీవ్రత, వేడి వడగాడ్పులు అధికం కావడంతో వేరుశనగ పంట ఎండుముఖం పట్టింది. ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చు చేసి, సాగు చేసిన పంట ఎండిపోతుండడంతో ఆందోళనలో మునిగిపోయారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

రెయిన్ గన్స్ అందించాలి



పంటకు నీరందిస్తున్న రైతుతో జెడ్పీ చైర్మన్

వి.కోట: మండలంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంట ఎండిపోతుండడంతో కలెక్టర్ స్పందించి రెయిన్ గన్స్ అందించాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆయన మండలంలోని పి.కొత్తూరులో బుధవారం వేరుశనగ పంట సాగు చేసిన రైతులు ట్యాంకర్ల ద్వారా పంటను తడపడాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రైతుతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. చేతికందిన పంటను వదులుకోలేక రూ.800 చెల్లించి ఒక ట్యాంకర్‌ను తెచ్చి నీటితో పంటను తడుపుతున్నట్లు తెలిపారు. ఇలా ఒక ఎకరాకు 15 ట్యాంకర్ల నీటిని తడపాలని చెప్పారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, దీనిపై కలెక్టర్, అగ్రికల్చర్ అధికారులు సరైన సమయంలో స్పందించి రెయిన్‌గన్ అందించాలని కోరారు.

ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు గడువు పొడిగింపు

చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పది, ఇంటర్ పరీక్షలకు అపరాధ రుసుంతో ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు డీఈఓ దేవరాజు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని శాంతిపురం బైరాల, పూతలపట్టు, పాలసముద్రం, వెదురుకుప్పం, సోమల మండలాల్లో ఒక్కో ప్రభుత్వ హైస్కూల్లో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.

క్లుప్తంగా

అరటి గోదాములు దగ్ధం



నగరి : పట్టణ పరిధి పోలీస్ స్టేషన్ సమీపంలోని అరటి గోదాములు మంగళవారం రాత్రి అగ్నిప్రమాదానికి గురయ్యాయి. సీఐ మహేశ్వర్ కథనం మేరకు పోలీస్‌స్టేషన్ ప్రహరీకి పక్కనే కళంధర్‌కు, యూనస్‌కు చెందిన అరటి కాయలు మాగబెట్టే గోదాములు, రహమాన్‌కు చెందిన అరటికాయలు మాగబెట్టే ఏసీ రేకుల షెడ్డు, యూసఫ్‌కు చెందిన నివాసము వరుసగా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఒక దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఏర్పడిన మంటల కారణంగానే మూడు గోదాములు పూర్తిగా దగ్ధమవడంతో పాటు నివాసము పాక్షికంగా దెబ్బతింది. ఏసీలు, తోపుడు బండ్లు, బాక్సులు వంటివి కాలిపోవడంతో రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

బైక్‌ల వరుస చోరీలు

గుడిపాల: మండలంలో వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీ అవుతున్నాయి. వెప్పాలమానుచేనుకు చెందిన లోకేష్ ఇంటి బయట ద్విచక్ర వాహనాన్ని ఉంచగా చోరీకి గురైంది. బసవాపల్లె దళితవాడలో విక్టర్ బైక్, ముత్తువాళ్లూరుకు చెందిన సుబ్రమణ్యం ఇంటి ముందు ఉంచిన బైక్, పోలీస్‌స్టేషన్ సమీపంలోని హేమంత్‌కు సంబంధించి ద్విచక్ర వాహనాన్ని దుండగులు చోరీ చేశారు. వీటన్నిటిపై గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. తమిళనాడు వాసులే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరునెలల్లో మండలంలో సుమారుగా 40 వాహనాలకు పైగా చోరీ కావడం గమనార్హం. ఇందులో కొంతమంది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మరికొంత మంది ఫిర్యాదు చేయలేదు.

వరసిద్ధునికి విశేష సేవ

జిల్లాలోనే పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్న, పెద్ద శేష వాహనాలపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. బంగారు శేష వాహనాలను అధిరోహించిన గణపయ్యను దర్శించుకుని తన్మయత్వం చెందారు. కర్పూర హారతులు అందించి ఆధ్యాత్మికానందంలో మునిగితేలారు.

- కాణిపాకంలో అట్టహాసంగా బ్రహ్మోత్సవాలు
- చిన్న, పెద్ద శేష వాహనాలపై విఘ్నేశ్వరుడి విహారం
- ఉత్సవాలకు పోటెత్తిన భక్తజనం

పెద్ద శేష వాహనంపై ఆదిదేవుడు



కలశాలతో ఊరేగింపుగా వస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు





ప్రత్యేక పుష్పాలంకరణలో ధ్వజస్తంభం

కాణిపాకం: శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సిద్ధి, బుద్ధి, సమేత వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ చిన్న, పెద్ద శేషవాహనాలపై విహరించారు. ముందుగా ప్రధాన అలయం, స్వర్ణ ధ్వజస్తం భం, సుపథ మండపాన్ని సుగంధ భరిత పుష్పాలతో సుందరమయంగా అలంకరించారు. వేకువజామున మూలవిరాట్‌కు అలయ అర్చకులు ప్రత్యేక అభిషేకం, అలంకరణ, అర్చన, విశేష పూజలు చేశారు. భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఉభయకర్తల ఆధ్వర్యంలో మూలవిరాట్‌కు అభిషేకం, అలంకరణ, పూజలు నిర్వహించి, ఉభయకర్తలకు ప్రత్యేక దర్శనం కల్పించారు. అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత గౌరీ సుతునికి విశేషాలంకరణ చేసి, చిన్న శేష వాహనంలో కొలువుదీర్చారు. మేళతాళాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పురవీధుల్లో వేడుకగా ఊరేగించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు, కోలాట భజనలు అలరించాయి.

రాత్రి పెద్దశేష వాహనంలో కనువిందు

రాత్రి అలంకార మండపంలో స్వామివారికి పలు రకాల పుష్పాలతో అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. ఉభయకర్తలు, ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వర్ణ పెద్ద శేష వాహనంలో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనల నడుమ పెద్దశేష వాహన సేవ చేపట్టారు. కమ్మ సామాజిక వర్గీయులు ఉభయకర్తలుగా వ్యవహరించి స్వామి కృపకు పాత్రులయ్యారు.

శత కలశాభిషేక మహోత్సవం

బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని శత కలశాల ఊరేగింపును కనుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు మురళీమోహన్, గురజాల జగన్‌మోహన్‌తోపాటు ఈవో గురుప్రసాద్‌కు శివాలయంలో సంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు పరివట్టం కట్టి కలశంను తలపై ధరింపజేశారు. అనంతరం 1,116 కలశాలతో ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కోలాటాల నడుమ శోభాయమానంగా సాగిన ఈ శత కలశాభిషేక మహోత్సవ ఊరేగింపులో ఎమ్మెల్యేలు నృత్య కళాకారులతో కలిసి కోలాటం ఆడారు. ఆలయ కల్యాణ వేదిక వద్దకు చేరుకున్న కలశాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పుష్పయాగం నిర్వహించారు.

నేడు చిలుక, వృషభ వాహన సేవ

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో గురువారం చిలుక, వృషభ వాహన సేవల్లో స్వామి వారు విహరిస్తున్నట్లు ఈవో గురుప్రసాద్ తెలిపారు. ఆర్యవైశ్యులు, కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లి, ముదిగోళం, చిత్తూరు, శాలివాహన వంశస్తులు ఈ సేవకు ఉభయదారులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.



ఊరేగింపులో కోలాట ప్రదర్శనలు



ఊరేగింపులో నృత్య ప్రదర్శనలు

గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి

వి.కోట: గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకున్న సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండలంలోని దయాలపల్లెలో గ్రామస్తులు వినాయక చవితి సందర్భంగా గ్రామంలో గణపయ్యను నిలిపి పూజలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఈ సంబరాల్లో అదే గ్రామానికి చెందిన సునీల్ కుమార్ వినాయకుడి ముందు టపాకాయలు కాల్చే క్రమంలో చేతిలో బాంబు పేలింది. దీంతో అతని కుడి చేయి తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వి.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు



బాలాజీ (ఫైల్)

శాంతిపురం: మండలంలోని శివరామపురం పంచాయతీ కోటగడ్డ గ్రామానికి చెందిన బాలాజీ (43) కనిపించకుండా పోయాడని ఆయన భార్య హేమావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పం మండలంలోని వేపూరులో గత నెల 26న జరిగిన బంధువుల వివాహంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన తర్వాతి రోజు ఆటోలో కుప్పానికి బయలుదేరాడని బాధితురాలు పేర్కొంది. అయితే ఆయన ఇంటికి రాకపోవటం, ఎంతగా వెతికినా కనిపించక పోవటంతో భర్త ఆచూకీ కోసం కుప్పం అర్బన్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆచూకీ తెలిసిన వారు కుప్పం అర్బన్ పోలీసులకు గానీ, 9505135081కు గానీ సమాచారం ఇవ్వాలని ఆమె కోరింది.

స్టోన్ క్రషర్ యజమానుల ఆందోళన



చిత్తూరులో ఆందోళన చేస్తున్న గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు

చిత్తూరు అగ్రికల్చర్: గ్రానైట్ రాయల్టీ వసూలులో ప్రైవేటు విధానాన్ని ఎత్తివేయాలని జిల్లా గ్రానైట్ స్టోన్ క్రషర్ ఫ్యాక్టరీలు, క్వారీ యజమానులు డిమాండ్ చేశారు. స్థానిక రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయం ఎదుట బుధవారం వారు ధర్నా చేపట్టారు. గ్రానైట్ రాయల్టీ వసూలు చేసే విధానాన్ని ప్రైవేటు ఏజెన్సీ రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు ప్రభుత్వం అప్పగించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రైవేటు సంస్థకు అప్పగించడం వల్ల వారు ఇష్టానుసారంగా సీనరైజ్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. క్వారీల వద్దకు రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సిబ్బంది వెళ్లి గ్రానైట్ రాళ్లను కొలతలు వేసి అధిక మొత్తంలో సీనరైజ్ వసూలు చేస్తున్నారని వాపోయారు. దీంతో జిల్లాలోని గ్రానైట్ ఫ్యాక్టరీలు నష్టాలు చవిచూడాల్సి వస్తోందని చెప్పారు. ఫలితంగా ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి ప్రైవేటు సంస్థ విధానాన్ని ఎత్తివేసి నేరుగా ప్రభుత్వమే గతంలో నిర్వహిస్తున్నట్లు బ్లేడు విధానంలో సీనరైజ్ వసూలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్‌బాబు, గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, క్వారీ యజమానులు, లీజుదారులు పాల్గొన్నారు.



రెండు బైక్‌లు ఢీ: యువకుడి మృతి



సంఘటన స్థలంలో మృతి చెందిన నరేంద్ర

ఐరాల: ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలైన సంఘటన మండలంలోని అడపగుండ్లపల్లె వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, ఐరాల మండలం 45 కొత్తపల్లెకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు నరేంద్ర(25) బైక్‌పై మద్దిపట్లపల్లె నుంచి తన స్వగ్రామానికి బయల్దేరాడు. తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన అఖిల్, ఐరాల మండలం కురప్పపల్లెకు చెందిన యశ్వంత్ ఇద్దరు బైక్‌పై కాణిపాకం నుంచి వారి స్వగ్రామాలకు బయల్దేరారు. నరేంద్ర బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో అడపగుండ్లపల్లె వద్ద అఖిల్, యశ్వంత్ బైక్ ఢీకొంది. దీంతో నరేంద్ర రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిల్, యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

22 కిలోల గంజాయి స్వాధీనం

తిరుపతి క్రైమ్: నగరంలో అక్రమంగా విక్రయిస్తున్న గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు, కొర్లగుంట మారుతీ నగర్‌కు చెందిన సత్యపతి శ్రీనివాసరావు ఏజెన్సీ ప్రాంతాల నుంచి కిలో గంజాయిని రూ.10 వేలుకు కొనుగోలు చేశాడు. దాన్ని చిన్నచిన్న ప్యాకెట్లలో ఉంచి తిరుపతి రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ఒక్కో ప్యాకెట్ రూ.300 చొప్పున విద్యార్థులకు, సాధువులకు అమ్మేందుకు ప్రయత్నం చేశాడు. మారుతీ నగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం బయటపడింది. అతని వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

కరెంట్ షాక్‌తో బాలుడి దుర్మరణం

పాలసముద్రం : మండలంలోని తిరుమళరాజుపురంలో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. తిరుమళరాజుపురం దళితవాడకు చెంది మణి కుమారుడు లేజర్(15) వరి పొలంలో పనుల్లో నిమగ్నమయ్యాడు. స్టార్టర్ నుంచి మోటారుకి అనుసంధానం చేసిన విద్యుత్ తీగకు, లేజర్ చేతిలో ఉన్న పార తగలడంతో షాక్ కొట్టి మృతి చెందాడు. సమాచారం అందుకున్న బంధువులు మోటారుని ఆఫ్ చేసి మృత దేహాన్ని స్వగ్రామానికి తనరలించారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

చోరీ కేసులో నిందితుడి అరెస్టు



దొంగను అరెస్టు చూపుతున్న సీఐ

బంగారుపాళెం: బంగారు నగలు చోరీ చేసిన కేసులో బుధవారం సాయంత్రం నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కథనం మేరకు, మండలంలోని పెరుమాళ్లపల్లె పంచాయతీ గడ్డంవారిపల్లెకు చెందిన కృష్ణమూర్తి భార్య భాగ్యవతి ఈ నెల 9వ తేదీ ఇంటికి తాళం వేసుకుని పొలం వద్దకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా బీరువాలో ఉంచిన రూ 2.5లక్షల విలువైన బంగారు నగలు చోరీ అయినట్లు గుర్తించారు. ఆమె మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ చోరీలో నిందితుడిగా గడంవారిపల్లెకు చెందిన సురేష్‌గా గుర్తించారు. ఆయన్ను తుంబకుప్పం క్రాస్ వద్ద అరెస్టు చేసి, అతని వద్ద 24 గ్రాముల బంగారు కడియం, 14 గ్రాముల బంగారు గొలుసు, 16 గ్రాముల విలువైన మూడు ఉంగరాలు, ఒక జత కమ్మలు మొత్తం 54 గ్రాములు బంగారు నగలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరచినట్లు తెలిపారు. నగలు చోరీ కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.



సిఫార్సు లేఖల బదిలీలు

నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన సచివాలయ ఉద్యోగుల బదిలీలను సిఫార్సు బదిలీలుగా మార్చేశారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తెచ్చుకునే వారికి ప్రాధాన్యతనిచ్చి బదిలీలు నిర్వహిస్తున్నారని భోగట్టా. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యతనివ్వడం వల్ల అన్యాయం జరుగుతోందని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన బుధవారం జిల్లా కేంద్రంలోని నాలుగు శాఖల్లో సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియలో పోలీసు శాఖ నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఖాళీలు చూపించి ఆప్షన్లు కోరుకోమని చెప్పగా, మిగిలిన శాఖల్లో అలా నిర్వహించలేదని సచివాలయ ఉద్యోగులు వాపోయారు.

- సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం
- పలుకుబడి లేకుంటే నిండా అన్యాయమే
- అడ్మినిస్ట్రేషన్ బదిలీల పేరుతో భయాందోళన
- మొదలైన బదిలీల కౌన్సెలింగ్



అంబేడ్కర్ భవనంలో వెల్ఫేర్ అసిస్టెంట్ల నుంచి ఆప్షన్ ఫారాలు తీసుకుంటున్న సంక్షేమ శాఖ అధికారులు

బదిలీల సమాచారం	
ఉమ్మడి చిత్తూరు లోని సచివాలయాలు	612
బదిలీలు నిర్వహించిన కేటగిరీలు	16
మెడికల్ గ్రౌండ్స్‌లో దరఖాస్తు చేసుకున్న వారు	114
పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు	183
మెంటల్లీ చాలెంజెడ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు	09
దివ్యాంగుల కేటగిరీలో	32
స్పౌజ్ కేటగిరీలో	93
విజువల్లీ చాలెంజెడ్ కేటగిరీలో	05
వితంతువుల కేటగిరీలో	07
ఇతరులు	1281
మొత్తం బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు	1724

చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల నిర్వహణ విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం జీఓలో వెల్లడించింది. ఆ జీవో ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులకు బదిలీలు పొందే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఆయా శాఖల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌లో ఖాళీలను ఉద్యోగులకు చూపించి బదిలీ ప్రక్రియ నిర్వహించాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 612 గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించారు. అన్ని కేటగిరీల్లో 4,450 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీస్ శాఖ పరిధిలో మహిళా పోలీసులకు బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఖాళీలు చూపించి బదిలీలకు కోరుకునే అవకాశాన్ని కల్పించారు. మిగిలిన శాఖల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం నిర్వహించలేదని ఉద్యోగులు వాపోతున్నారు.

ఖాళీలు చూపకనే కౌన్సెలింగ్

జిల్లా కేంద్రంలో బుధవారం నాలుగు శాఖలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీనికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 66 మండలాల నుంచి బదిలీలకు దరఖాస్తు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కౌన్సెలింగ్‌కు విచ్చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్లకు అంబేడ్కర్ భవనంలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌కు 276 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లు హాజరయ్యారు. ఈ ప్రక్రియలో ఖాళీలను ప్రదర్శించలేదని అభ్యర్థులు వాపోయారు. ఖాళీలు ప్రదర్శించకుండా ఆప్షన్ ఫారాలను పూర్తి చేసి ఇచ్చి వెళ్లమని చెప్పినట్లు వెల్ఫేర్ అసిస్టెంట్‌లు వెల్లడించారు. కౌన్సెలింగ్‌లో ఖాళీలు చూపించి కోరుకునే వెసులుబాటు కల్పించకపోవడం అడ్డదారుల బదిలీలకోసమేనని చెబుతున్నారు. ఇదే విధంగా పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సైతం అన్యాయం జరిగిందని పలువురు వాపోతున్నారు.

బదిలీల్లో రాజకీయ జోక్యం

పారదర్శకంగా నిర్వహించాల్సిన సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం చేసుకుంటున్నారు. రాజకీయ జోక్యం వల్ల పలుకుబడి లేని వారు నష్టపోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను బదిలీల్లో పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ సిఫార్సు లేఖల వల్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించకుండా అడ్డదారుల్లో నిర్వహిస్తున్నారు. అడ్డదారుల్లో నిర్వహించే బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీల జీఓ ఎందుకివ్వాలని పలువురు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ బదిలీల్లో రాజకీయ జోక్యం లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన అధికారులు అడ్డదారుల్లో పలుకుబడి ఉన్న వారికే న్యాయం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడ్మినిస్ట్రేషన్ బదిలీలంటూ బెదిరింపులు

జీఓలో ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్ వెసులుబాటును అదునుగా తీసుకుని జిల్లా అధికారులు సచివాలయ ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం సంబంధిత ఉద్యోగిపై ఏవైనా అవినీతి ఆరోపణలు రుజువు అయి ఉంటే, శాఖాపరంగా ఆరోపణలు, సస్పెండ్ అయి ఉంటే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్‌లో బదిలీ చేసేందుకు జిల్లా అధికారులకు అధికారం ఉంటుంది. అయితే తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, కుప్పం, పలమనేరులో నిబంధనలకు విరుద్ధంగా కొందరిపై కక్ష సాధింపు దిశగా బదిలీలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. సచివాలయ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేసేలా కలెక్టర్ ప్రత్యేక దృష్టి వహించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఫిర్యాదులు చేస్తే న్యాయం చేస్తాం

సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ నిబంధనల ప్రకారమే నిర్వహించాం. ఎవరికైనా అన్యాయం జరిగితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అయితే మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. బదిలీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమక్షంలోని కౌన్సెలింగ్ నిర్వహించాం. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే విచారణ చేసి న్యాయం చేస్తాం.

– పుల్లయ్య, డీఆర్‌ఓ, చిత్తూరు.